సాక్షి సూర్యాపేట

మంగళవారం । 18 । ఏప్రిల్ । 2023



భూదాన అంకురార్పణకు 72ఏళ్లు

భూదాన ఉద్యమానికి అంకురార్పణ జరిగి నేటికి సరిగ్గా 72 ఏళ్లు పూర్తి అయ్యాయి. - 8లో



పుణ్యఫలాల శుభరాత్రి.. షబే ఖద్ర్

ముస్లింలకు శుభ, పుణ్యప్రదమైన రాత్రి షబేఖద్ర్. రంజాన్ మాసంలో 26వ రోజు దీన్ని జరుపుకుంటారు. -10లో

వాతావరణం

గరిష్టం/కనిష్టం 44°/24°

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.



సీఎంఆర్.. లక్ష్యం చేరేనా!

నాలుగు సీజన్ల నుంచి పెండింగ్‌లో 2.98 లక్షల మెట్రిక్ టన్నులు

- బియ్యం సేకరణలో అలసత్వం వహిస్తున్న అధికార యంత్రాంగం
- గడువు పెంచుతున్నా సాకులు చెబుతూ జాప్యం చేస్తున్న మిల్లర్లు
- నెలాఖరు వరకు మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం



దురాజ్‌పల్లి(సూర్యాపేట): జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణ లక్ష్యం చేరుకోవడం లేదు. సీఎంఆర్ సేకరణకు విధించిన గడువు ఈనెల చివరికల్లో ముగియనుంది. కానీ, మిల్లర్లు మాత్రం వివిధ సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేయాలని నెలరోజుల కిందట పౌర సరఫరాల శాఖ ఆయా మిల్లుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. గత వానాకాలం సీజన్ వరకు పెండింగ్ సీఎంఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం అప్పగించాలిసిందేనని అందులో పేర్కొంది. ఇప్పటికే మూడు సార్లు గడువు పెంచిన దృష్ట్యా మరోసారి పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ కొందరు మిల్లర్లు పెద్దఎత్తున బియ్యం బకాయి పడ్డాయి. కాగా సీఎంఆర్ సేకరించే విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెండింగ్ సీఎంఆర్ ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో)

సీజన్	మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం	ఇవ్వాల్సిన సీఎంఆర్	ఇచ్చింది	ఇవ్వాల్సింది
2020-21 (యాసంగి)	6,68,740	4,51,817	4,43,006	8,811
2021-22 (వానాకాలం)	3,64,409	2,44,510	2,04,327	40,182
2021-22 (యాసంగి)	2,14,953	1,46,136	91,578	54,557
2022-23 (వానాకాలం)	3,12,503	2,09,377	14,341	1,95,036

నాలుగు సీజన్ల ధాన్యం మిల్లుల్లోనే..

జిల్లా వ్యాప్తంగా 72 రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొన్న ధాన్యం మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా అందించుటకు కేటాయిస్తారు. అయితే ధాన్యం తీసుకున్న మిల్లులు తిరిగి సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో గత నాలుగు సీజన్లకు సంబంధించిన ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోయింది. ఫలితంగా 2020-21 యాసంగి సీజన్ నుంచి 2022-23 వానాకాలం వరకు నాలుగు సీజన్లలో ప్రభుత్వానికి ఆయా మిల్లులు మొత్తం 2,98,586 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బకాయి పడ్డాయి.

పలుమార్లు గడువు పెంచినా..

2020-21లో వానాకాలం సీఎంఆర్ బకాయి అందించే గడువు కొన్ని నెలల క్రితమే ముగిసింది. ఈ సీజన్‌లో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులపై చర్యలు తీసకోవాలని ఆదేశాలు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక 2021-22 వానాకాలం, 2021-22 యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గడువు ఇది వరకే ముగిసింది. అయితే మిల్లుల యాజమాన్యాల కోరిక మేరకు ప్రభుత్వం సూచన మేరకు అధికారులు మూడు పర్యాయాలు గడువును పొడిగించారు. అయినా లక్ష్యం పూర్తి కాలేదు. ప్రభుత్వం మరో నెల అంటే ఈ నెల చివరి వరకు అవకాశం ఇచ్చింది. ఇక గత వానాకాలం సీజన్‌కు కూడా గడువు దగ్గర పడుతున్నా సీఎంఆర్ అప్పగిండంతో మిల్లర్లు ఏవేవో సాకులు చెబుతూ జాప్యం చేస్తూనే ఉన్నారు.

జాతీయ అవార్డు అందుకున్న ఏపూర్ సర్పంచ్



రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సర్పంచ్ రజితాసుధాకర్, చిత్రంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి

ఆత్మకూర్(ఎస్): ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు సర్పంచ్ సానబోయిన రజితాసుధాకర్ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో జాతీయ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారంతోపాటు కోటి రూపాయల నగదు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణిలతో కలిసి ఆమె ఈ పురస్కారం, నగదు అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుంచి వెబెక్స్ ద్వారా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, జిల్లా అధికారులతో కలిసి లైవ్‌లో తిలకించి కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన ఏపూరు.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దత్తత గ్రామమైన విషయం తెలిసిందే. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి ఎస్.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

28 నుంచి నిరవధిక సమ్మె చేస్తాం

- కలెక్టర్‌కు నోటీస్ అందించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు



కలెక్టర్‌కు సమ్మె నోటీస్ అందజేస్తున్న కార్యదర్శులు

దురాజ్‌పల్లి(సూర్యాపేట): నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలం పూర్తయినా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు రెగ్యులరైజేషన్ సంబంధించిన ఎలాంటి ఆదేశాలు రానందున తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్‌ఎఫ్) పిలుపు మేరకు ఈ నెల 28నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు టీపీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ తెలిపారు. ఆ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జేపీఎస్‌లు సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకట్రావుకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీఓ విడుదల చేయాలని, గడిచిన నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలని కోరారు. మరణించిన కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీపీఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి అశోక్ కుమార్, స్వామి, రజిని, బక్కయ్య, సతీష్, సారిక, నరసింహ, సోందు, నారాయణమూర్తి పాల్గొన్నారు.

న్యూస్‌రీల్

దుశ్చర్ల సత్యనారాయణకు తెలుగు రత్న అవార్డు



మోతె: జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణకు తెలుగు రత్న అవార్డు దక్కింది. మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ సామాజిక కార్యక్రమాలతో పాటు అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు కృషిచేశారు. ఇందుకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో పట్టణంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దుశ్చర్లకు తెలుగురత్న అవార్డు అందజేశారు.

శాస్త్రోక్తంగా నృసింహుడి నిత్యకల్యాణం



కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, అష్టోత్తర సహస్ర నామార్చన, కుంకుమార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపిన తర్వాత వేదమంత్రోచ్చరణల నడుమ కల్యాణం నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా శుక్రవారం రాత్రికే ఆలయానికి చేరుకున్న భక్తులు బసచేసి తెల్లవారుజామున కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.

సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడొచ్చు



సీపీఆర్‌పై శిక్షణ ఇస్తున్న జిల్లా అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

హుజూర్‌నగర్, నేరేడుచర్ల: గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీసస్టేషన్) చేయడం వల్ల వారి ప్రాణాలు కాపాడొచ్చని అసంక్రమిత వ్యాధుల నివారణ జిల్లా అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. హుజూర్‌నగర్, నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లింగగిరి, నేరేడుచర్ల, గరిడేపల్లి పీహెచ్‌సీల సిబ్బందికి సోమవారం సీపీఆర్‌పై వేర్వేరుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రోజురోజుకూ పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధి బాధితులను దృష్టిలో ఉంచుకొని సీపీఆర్ చేయడంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సీపీఆర్ చేసే విధానంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. గుండెపోటు నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సీపీఆర్‌పై శిక్షణ అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సిబ్బందికి మాన్కిన్ బొమ్మల ద్వారా సీపీఆర్ చేసి చూపించారు. ఈ కార్యక్రమాల్లో మాస్టర్ ట్రైనర్ డాక్టర్ లక్ష్మీప్రసన్న, వైద్యులు డాక్టర్ సన, నాగిని, నరేష్, సాంబశివరావు, హెచ్ఈఓ ప్రభాకర్, భూతరాజు సైదులు, శ్యాంసుందర్‌రెడ్డి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

- ప్రజావాణి అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
- రద్దీ ప్రాంతాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలి
- కలెక్టర్ వెంకట్రావు



ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

దురాజ్‌పల్లి(సూర్యాపేట): జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవని ప్రాంతాల్లో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. ప్రజావాణికిరాని అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలి వేంద్రలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా అధికారులతో తమ శాఖలో ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ–ఆఫీస్ కోసం కొన్ని శాఖల జిల్లా అధికారులు నేటికీ డిజిటల్ కీ కొనుగోలు చేయలేదని, వెంటనే డిజిటల్ కీ తీసుకొని ఈ ఆఫీస్ ద్వారానే ఫైల్స్ పంపించాలన్నారు. జిల్లాలో గొర్రెల పంపిణీ ప్రక్రియ మందకొండిగా ఉందని, నేటి వరకు కేవలం 521 మంది లబ్ధిదారుల మాత్రమే డీడీలు చెల్లించారని తెలిపారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఉపాధి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పని దినాలు కల్పించాలన్నారు. మఠంపల్లి, మోతె, మేళ్లచెరువు మండలాల్లో ఉపాధి కూలీల హాజరుశాతంలో చివరి స్థానంలో ఉన్నాయని, కూలీల హాజరు శాతాన్ని పెంచకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబుల్లో ఎంట్రీ చేయాలని, పెండింగ్ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, ఇన్‌చార్జి డీఆర్‌ఓ రాజేంద్రకుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీదేవి, డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా ఆంజనేయ గాయత్రీ హవనం

యాదగిరిగుట్ట : పట్టణంలోని శుభోదయ గార్డెన్స్‌లో అఖండనామ ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షయ సువర్ణ లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం సోమవారం 22వ రోజు కొనసాగింది. ఉదయం ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీతో పాటు కొండపాక పీఠాధిపతి వీరదర్మేంద్రస్వామిజీ, మంగునూరు పీఠాధిపతి విశ్వత్మాస్వామిజీ, నందగిరి స్వామిజీలు జాతీయ జెండా, కాషాయం జెండాలతో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆశ్రమంలో పూజలు నిర్వహించారు. ఇక మధ్యాహ్నం సర్వ కర్మ, గ్రహదోషాల నుంచి విముక్తి, దుష్టశక్తి నివారణం, అన్ని రంగాల్లో విజయం సాధించాలని శ్రీ ఆంజనేయ గాయత్రీ హవనం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో రామాంజనేయులు, ఆరె స్వామిగౌడ్, గుజ్జ శ్రీశైలం, రాధమ మధుమంజరీ మాతా తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు.



జాతీయ జెండాతో గిరిప్రదక్షిణ చేస్తున్న ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ, స్వామీజీలు

ధాన్యం కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు



ధర్నా చేస్తున్న రైతులు



రహదారిపై నిలిచిన వాహనాలు

కోదాడరూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారం అవుతున్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం కోదాడ–ఖమ్మం రహదారిపై తమ్మర వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కోదాడ పీఏసీఎస్ పరిధిలోని తమ్మరలో ఈ నెల11న ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి పెద్ద ఎత్తున ధాన్యం తీసుకొచ్చినా కొనడం లేదని వాపోయారు. అధికారులను అడిగితే పొంతనలేని సమాధానలు చెబుతున్నారని అన్నారు. ఏ మిల్లుకు ధాన్యం రవాణా చేయాలనేది ఇంకా అనుమతులు రాలేదని, రైతుల వివరాలు ట్యాబ్‌లో కూడా నమోదు కాలేదని అంటున్నారని తెలిపారు. ఈ ధర్నా గంట సేపు జరగడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు మాట్లాడి ఆర్డీఓ వద్దకు తీసుకొచ్చారు. ఆర్డీఓ మంగళవారం నుంచి ధాన్యం కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మంగళవారం కొనకుంటే బుధవారం మళ్లీ ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కనగాల నారాయణ, కనగాల రాధాకృష్ణ, రాజేశ్వరరావు, కమతం వెంకటయ్య, లక్ష్మణరావు, పుల్లారావు, కోటయ్య, హరికృష్ణ ఉన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అవసరం





శిక్షణలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్, హాజరైన పోలీసు అధికారులు, సిబ్బంది

- ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట క్రైం: ప్రస్తుత సమాజంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మొబైల్ ఫోన్ పోయిన వినియోగదారులు చేసే ఫిర్యాదులకు సంబంధించి సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిస్టం (సీఈఐఆర్)పై సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. మొబైల్ ఫోన్ పోయిన వినియోగదారులు www.ceir.gov.in లో సంబంధిత వివరాలతో ఫిర్యాదు చేసుకోవాలనికోరారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంపై చాలా మందికి అవగాహన లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రూపొందించిన అత్యాధునిక సాంకేతికత సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌లో ఫిర్యాదు చేసుకోవాలని తెలిపారు. దీని నిర్వహణకు పోలీస్‌స్టేషన్ వారీగా పోలీస్ నోడల్ అధికారులను నియమించామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, ఎస్‌బీ ఎస్‌ఐ శ్రీనివాస్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ నర్సింహ, సీఐలు రాజశేఖర్, ఆంజనేయులు, గౌరీనాయుడు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి

వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన మద్దిరాల మండలం రెడ్డిగూడేనికి చెందిన నరేశ్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్ మృతదేహాలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.



రెడ్డిగూడెం వైకుంఠధామంలో నరేష్ చితికి నిప్పంటిస్తున్న తండ్రి జన్నయ్య - వివరాలు 10లో

ఎర్లీ బర్డ్ స్కీంకు స్పందన

- ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తున్న 'పుర'వాసులు
- 14 రోజుల్లో రూ.2.93 కోట్లకుపైగా చెల్లింపులు
- 5శాతం రాయితీ కల్పిస్తుండడంతో ఆసక్తి



హుజూర్‌నగర్ పట్టణంలో భవనాలు

హుజూర్‌నగర్: మున్సిపాలిటీలకు ఆదాయం సమకూర్చడానికి ఐదు శాతం రాయితీపై ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపునకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎర్లీ బర్డ్ స్కీంకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 2వ నుంచి 30వ తేదీ వరకు ఆస్తి పన్ను ముందస్తుగానే చెల్లించే వారికి 5 శాతం రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్ను ముందుగానే వసూలు చేసుకునేలా మున్సిపాలిటీలకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికోసం మున్సిపల్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఇంటి యజమానులు సైతం ముందస్తు పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నిర్దేశించిన లక్ష్యం రూ.15.45కోట్లకు పైగా ఉండగా ఇప్పటి వరకు రూ.రూ.2.93కోట్లకు పైగా వసూలు చేశారు.

పాత బకాయిలు చెల్లిస్తే రాయితీ వర్తింపు

మార్చి 31వ తేదీ వరకు పాతబకాయిలు చెల్లించిన వారికి ఈ రాయితీ పథకం వర్తించనుంది. ఒకవేళ చెల్లించని వారికి మే 1వ తేదీ నుంచి ప్రతినెలా రెండు శాతం వడ్డీ భారం పడే అవకాశం ఉంది. ఏటా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఇది వరంగా మారడంతో పాటు ఆర్థిక సంవత్సరం చివర్లో బిల్ కలెక్టర్లు వచ్చి ఇబ్బందులు పెట్టకుండా ముందుగా చెల్లిస్తున్నారు.

ఈనెల 15వ తేదీ వరకు వసూలైన ఆదాయం..

మున్సిపాలిటీ	భవనాలు	రాయితీ పన్ను ద్వారా రావాల్సిన ఆదాయం	సమకూరింది
సూర్యాపేట	24,140	రూ.9.27 కోట్లు	రూ.1.50కోట్లు
కోదాడ	11,979	రూ.3.38కోట్లు	రూ.68.22లక్షలు
హుజూర్‌నగర్	2,437	రూ.84.37లక్షలు	రూ.13.04లక్షలు
తిరుమలగిరి	5,275	రూ.1.32 కోట్లు	రూ.12.79లక్షలు
నేరేడుచర్ల	2,879	రూ.64.58లక్షలు	రూ.5.92లక్షలు

ఆస్తిపన్ను వసూళ్లను మరింత వేగవంతం చేస్తాం



"ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపుపై ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవన యజమానులు ముందస్తు పన్ను చెల్లించి మున్సిపాలిటీ పురోగతికి సహకరించాలి. పన్ను చెల్లింపుపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పిస్తాం. ముందస్తు ఆస్తిపన్ను వసూళ్లను మరింత వేగవంతం చేస్తాం.

– కె.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్‌నగర్

నెలాఖరు వరకు గడువు..

5 శాతం రాయితీపై ముందస్తు ఆస్తిపన్ను వసూళ్లకు ప్రభుత్వం ఈనెల చివరి వరకు మాత్రమే గడువు విధించింది. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా బిల్ కలెక్టర్లు ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 15 నాటికి కోదాడ 17.79 శాతం వసూళ్లతో మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో సరైన ప్రచారం చేయకపోవడంతో ప్రభుత్వం కల్పించిన రాయితీని పలువురు వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం ముందస్తుగా మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

క్లుప్తంగా

రెండు బైకులను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు



క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న 108 సిబ్బంది

మునగాల (కోదాడ): 65వ నంబర్ జాతీయరహదారిపై మునగాల మండలం పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు అతివేగంగా ముందు వెళ్తున్న రెండు బైకులను మండలంలోని మొద్దులచెరువు స్టేజీ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెన్‌పహాడ్ మండలం సైదాబాసుగూడెం గ్రామానికి చెందిన సముద్రాల చంద్రయ్య, కొండేటి గోపిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు మండలంలోని కలకోవలో తమ బంధువు దశదినకర్మకు హాజరై తిరిగి స్వగ్రామం వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను 108వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ మేరకు మునగాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయాలి

డిండి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం డిండి మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి, బ్రాహ్మణపల్లి, వావిల్‌కొల్, రుద్రాయగూడెం, రహమంతాపూర్, సింగరాజుపల్లి, వీరబోయనపల్లి, శక్రుతండా, రత్నతండా, గజరాల్‌తండాల్లో కొనసాగిన సీపీఐ ఇంటింటి ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే రిజర్వాయర్ల పనులను వెంటనే పూర్తి చేసి దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్ పాల్గొన్నారు.

భూదాన అంకురార్పణకు 72ఏళ్లు

- ఆర్థిక అసమానతలు తొలగించిన భూదానం
- భూదానోద్యమం ద్వారానే దేశంలో భూసంస్కరణలు



వినోబాభావేతో మాట్లాడుతున్న వెదిరె రామచంద్రారెడ్డి (ఫైల్)



భూదాన్ పోచంపల్లిలోని వినోబాభావే, వెదిరె రామచంద్రారెడ్డిల కాంస్యవిగ్రహాలు

భూదాన్‌పోచంపల్లి : భూదానోద్యమం అంకురార్పణ జరిగి నేటికి సరిగ్గా 72 ఏళ్లు పూర్తి అయ్యాయి. సెంట్ భూమి కోసం కురుక్షేత్ర యుద్ధాలు జరిగిన మన దేశంలో అడిగిందే తడవుగా వెదిరె రాంచంద్రారెడ్డి ఒకటి, కాదు రెండు కాదు ఏకంగా 100ఎకరాల భూమి దానంగా ఇవ్వడం ప్రపంచ చరిత్రలోనే పోచంపల్లిలో 1951 ఏప్రిల్ 18న జరిగింది. ఈ ఘటన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అయ్యింది. దాంతో పోచంపల్లికి భూదాన గంగోత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.

స్ఫూర్తినిచ్చిన భూదానం..

గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయంలో సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్ ఆహ్వానం మేరకు 1951 ఏప్రిల్15న హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి వెంటనే పాదయాత్రగా బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం హరిజనవాడలో తిరిగి ఆ రోజు రాత్రి పీర్ల కొట్టం(ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు ఏప్రిల్ 18న చెరువు సమీపంలో నున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెల్లబోసుకున్నారు. దాంతో వినోబాభావే స్పందిస్తూ, మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారని అడగటంతో అక్కడే ఉన్న పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి వెంటనే లేచి తన తండ్రి జ్ఞాపకార్థం 100ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి నిండుసభలో వినోబాభావేకు అందించారు. దానరూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి విశ్వవ్యాప్తమై పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇలా 100 ఎకరాల్లో మొదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి 44లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టబడింది. మహోన్నతమైన భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్థిక అసమానతలు తొలగడానికి దోహదపడింది.

పోచంపల్లితో విడదీయని అనుబంధం

ఆచార్య వినోబాభావేకు పోచంపల్లితో విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 గాంధీ వర్ధంతి జనవరి 30న రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబాభావే పేర్కొనడం విశేషం. వినోబాభావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన అవిశ్రాంత కృషికి గాను 1982లో 'భారతరత్న' బిరుదును ప్రకటించింది.

వెదిరె విగ్రహం ఏర్పాటు చేయాలని..

భూదానోద్యమం ద్వారా మన జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిపెట్టిన వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ఇటీవల వారి వారసులు మంత్రి జగదీశ్‌రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. అలాగే కేంద్రం వెదిరె రాంచంద్రారెడ్డి పేరిట తపాల బిళ్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదరణకు నోచుకొని వినోబాభావే మందిరాన్ని టూరిజం పార్క్‌తో అనుసంధానం చేసి అభివృద్ధి పర్చాలని ప్రజలు కోరుతున్నారు.



భూదాన్ పోచంపల్లిలోని భూదాన స్థూపం

నేడు పోచంపల్లిలో ర్యాలీ..

తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం భూదానం జరిగిన పట్టణ కేంద్రంలోని వినోబాభావే మందిరం సమీపంలో గల జువ్వి చెట్టు నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు భూహక్కుల ఉద్యమకారుల ర్యాలీ నిర్వహించనున్నామని సమాఖ్య ప్రతినిధి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భూమి హక్కులకు, హద్దులకు స్పష్టత, భద్రత, భూహక్కుల చిక్కులు, ధరణి సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ ఒగ్గు కళాకారులచే నృత్య విన్యాసాలుంటాయని చెప్పారు.

మాస్కులు ధరించి.. హుండీలు పగులగొట్టి..

- సాగర్‌లో నాలుగు ఆలయాల్లో చోరీ



అయ్యప్ప స్వామి ఆలయంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం

నాగార్జునసాగర్: గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలు మాస్కులు ధరించి నాలుగు ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. నాగార్జునసాగర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో రోడ్డు వెంట ఉన్న అయ్యప్ప స్వామి, డౌన్‌పార్కు వద్ద గలముత్యాలమ్మ, పైలాన్‌కాలనీలోని పోచమ్మగుడి, రామాలయాల్లోకి ఆదివారం రాత్రి దుండగులు ప్రవేశించారు. ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి భక్తులు సమర్పించిన కానుకలు, నగదును అపహరించుకుపోయారు. కాగా, చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆలయాలను సందర్శించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

చౌటుప్పల్ : గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శివాజీనగర్‌కాలనీలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన కె.బాలరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం సొంత పని మీద హైదరాబాద్‌కు వెళ్లాడు. ఇంట్లోని అక్వేరియం చేపలకు ఆహారం అందించే నిమిత్తం ఇంటి తాళాలు పక్కనే ఉన్న సోదరుడు వెంకటేశ్వర్లుకు ఇచ్చి వెళ్లాడు. చేపలకు ఆహారం వేసేందుకు సోమవారం ఉదయం వెంకటేశ్వర్లు వెళ్లగా ఇంటి డోరుకు వేసి ఉన్న తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగిందని గ్రహించాడు. ఫోన్ ద్వారా సోదరుడికి సమాచారం ఇవ్వగా ఇంటికి చేరుకున్నాడు. బీరువాలోని అరతులం బంగారు గాజులు, 10తులాల వెండితో పాటు నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

మరో ఇంట్లో దొంగతనానికి యత్నం

పట్టణ కేంద్రంలోని బీసీకాలనీకి చెందిన రాళ్లబండి సుధాకర్‌స్వామి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతా మేడ పైకి నిద్రించేందుకు వెళ్లారు. తెల్లవారుజాము సమయంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పక్కింట్లో నివాసం ఉండే చింతల రమేష్ శబ్దాలు విని కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. సుధాకర్ స్వామి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఎలాంటి దొంగతనం జరగలేదని గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కృత్రిమ గర్భధారణతో పశు సంపద వృద్ధి



మాట్లాడుతున్న పిచ్చిరెడ్డి

భువనగిరి : లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణతో పశు సంపద వృద్ధి చెందుతుందని నల్లగొండ జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వేగంగా మేలు జాతి గేదెల సంతతి వృద్ధికి లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లింగ నిర్ధారిత వీర్యం ఒక స్ట్రాకు రూ. 675 ఉంటుందని ప్రభుత్వం రూ. 425 సబ్సిడీ ఇవ్వగా రైతులకు కేవలం రూ. 250లకే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యానిర్వాహణాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ వి కృష్ణ, డాక్టర్ ఐలయ్య, జిల్లా పశువైద్యాధికారులు, పారా వెటర్నరీ సిబ్బంది, గ్పోలమిత్ర సూపర్‌వైజర్లు, గోపాల మిత్రలు పాల్గొన్నారు.

సర్వేతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

- లీఫ్స్ సంస్థ చైర్మన్, నల్సార్ యూనివర్సిటీ ఆచార్యుడు సునీల్‌కుమార్



కొప్పోలులో రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్న సునీల్‌కుమార్

గుర్రంపోడు : తెలంగాణలో భూములను సమగ్రంగా సర్వే జరిపితేనే రైతులు ఎదుర్కొంటున్న భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని లీఫ్ సంస్థ చైర్మన్, భూమి చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఎం.సునీల్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని గుర్రంపోడు, పాల్వాయి, కొప్పోలు గ్రామాల్లో భూ సమస్యలపై రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న సందర్భంగా మాట్లాడారు. ధరణిలో ఉన్న లోపాల వల్ల కొత్త సమస్యలు వచ్చాయని, వాటికి తక్షణ పరిష్కారం చూపడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. తెలంగాణలో వాస్తవంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి 60 లక్షల ఎకరాల తేడా ఉందని, దీనితో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. రైతుల అభిప్రాయాలు తెలసుకునేందుకు కారవాన్ యాత్ర నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఆయన వెంట సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నిరూప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, న్యాయవాదులు జీవన్, మల్లేష్, అభిలాష్, రవి, సందీప్ కరుణాకర్, లీఫ్ సంస్థ సలహాదారు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

హుజూర్‌నగర్ (చింతలపాలెం): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చింతలపాలెం మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. రేబల్లెకు చెందిన వీఆర్‌ఏ మట్టయ్య పాత రేబల్లె సమీపంలోని కష్ణానది రేవు వెంట తన గేదెల కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో తెల్ల తుమ్మ చెట్టుకు గుర్తుతెలియని సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ప్యాంటుతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. అతని ముఖము గుర్తుపట్టే వీలులేకుండా కుళ్లిపోయి ఉన్నది. ఘటన జరిగి సుమారు వారం రోజులు అయి ఉండవచ్చు అని ఎస్‌ఐ తెలిపారు. వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..

- విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి



ముకుంద్‌భాగ్ మృతదేహం

మాడుగులపల్లి : సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ వలస కూలీ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గంద్రవానిగూడెంలో సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని నబరంగాపూర్ జిల్లా కోయిలీముండా గ్రామానికి చెందిన ముకుంద్‌భాగ్ (43) బతుకుదెరువు కోసం భార్యాపిల్లలతో ఆరు నెలల క్రితం గంద్రవానిగూడెం వచ్చి పరుచూరి సునీల్‌కు చెందిన ఇటుక బట్టీలో పనిచేస్తూ, అక్కడే ఓ గదిలో ఉంటున్నాడు. ముకుంద్‌భాగ్ తెల్లవారుజామున సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య కాలిమతిభాగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం



సాయిరామ్ (ఫైల్)

మఠంపల్లి: మట్టపల్లి -హుజూర్‌నగర్ ప్రధాన రహదారిపై మఠంపల్లి మండలం పెదవీడు సమీపంలో గల గంగమ్మ గుడి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మఠంపల్లికి చెందిన సాయిరామ్ (28) మండలంలోని ఎస్‌సీఎల్ ఫ్యాక్టరీలో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించుకుని బైక్‌పై మఠంపల్లికి వస్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన సాయిరామ్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.

ఎంపీటీసీపై కేసు

మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుపై వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత వాఖ్యలతో పోస్టులు పెట్టిన ఎంపీటీసీ బెజ్జం సాయిపై కేసు నమోదైంది. టూటౌన్ సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అవి గ్రూపుల్లో వైరల్ అయ్యాయని బెజ్జం సాయిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

సకాలంలో రాని వైద్యులు

- ఇబ్బందులు పడిన మానసిక దివ్యాంగులు



ఆస్పత్రిలో ఎదురుచూస్తున్న మానసిక దివ్యాంగులు

భువనగిరి : సకాలంలో వైద్యులు రాకపోవడంతో మానసిక దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సదరం క్యాంప్ నిర్వహించే కేంద్రం ఉంది. సోమవారం షెడ్యూల్ ప్రకారం మానసిక వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు వైద్య పరీక్షల కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి వచ్చారు. సాధారణంగా వైద్యులు ఉదయం 9.30 గంటలకు రావల్సి ఉంది. కానీ ఉదయం 10.30 గంటల దాటిన రాకపోవడంతో మానసిక దివ్యాంగులు గంటల తరబడి వైద్యుల కోసం నిరీక్షించారు. సుమారు 30మంది మానసిక దివ్యాంగులు 15 మంది వరకు చిన్నారులు ఉన్నారు.

'భారత్ పే'లో లోన్లు ఇప్పిస్తానని టోకరా

మిర్యాలగూడ అర్బన్: చిరు వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని లోన్లు ఇప్పిస్తామని చెప్పి వారినుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఉదంతం సోమవారం మిర్యాలగూడ పట్టణంలో వెలుగుచూసింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన వి.నాగేందర్, హనుమాన్‌పేటకు చెందిన జె.సుధీర్ , శాంతినగర్‌లోని గీతామందిర్‌కు చెందిన ఏ.ప్రసాద్ లు గోల్డ్ వర్క్ కూలి చేసుకుని జీవనం సాగిస్తున్నవారు. వీరికి తమ వ్యాపార లావాదేవీల్లో భాగంగా గతంలో భారత్‌పే యాప్‌లో పని చేసిన అజ్మీరాతండాకు చెందిన అజ్మీరా వినోద్‌నాయక్ పరిచయమయ్యాడు. వినోద్ వారి అవసరాలను గుర్తించి భారత్ పే లో రూ.6లక్షల 10 లక్షల వరకు లోను ఇప్పిస్తామని నమ్మబలికాడు. అందుకు ముందస్తుగా డాక్యుమెంట్ల కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పి గత రెండు నెలల క్రితం నాగేందర్ నుంచి రూ.30వేలు, సుధీర్ నుంచి రూ.5వేలు, ప్రసాద్ నుంచి రూ. 25వేల వరకు వసూలు చేశారు. రెండు నెలలు గడిచినా లోను రాకపోవడంతో పాటు అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితులు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోవడంతో మోస పోయామని గ్రహించిసోమవారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇలా మరికొందరి వద్దకూడా తీసుకున్నాడని, బాధితులు సుమారు 20మంది వరకు ఉంటారని పేర్కొంటున్నారు.

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

నల్లగొండ క్రైం : తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తన కార్యాలయంలో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి ఎస్పీ అపుర్వరావు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని రాజరాజేశ్వరిపేట జనగాం ప్రాంతానికి చెందిన శీలంశెట్టి వెంకటరమణ అలియాస్ శ్రీను కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతని తండ్రి నాగేశ్వర్ రావు విజయవాడలో రౌడీ షీటర్. దొంగతనాలు చేసుకుని బతకాలని వెంకటరమణను కొట్టి తండ్రి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. వెంకటరమణ తణుకు వెళ్లి పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేశాడు. అక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న టీ,టిఫిన్ సెంటర్ రోడ్డు విస్తరణలో పోయింది. ఉపాధి కోల్పోవడంతో కరోనా సమయంలో భార్యతో కలిసి వెంకటరమణ జనగాంలో ఇస్తారాకుల వ్యాపారం చేశాడు. పూట గడవక దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్నాడు. నల్లగొండ పట్టణంలోని పానగల్ బైపాస్‌లో సోమవారం వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. విచారణలో నేరాలను అంగీకరించాడు. అతని వద్ద రూ.21లక్షల విలువైన 35 తులాల బంగారం, అరకిలో వెండి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, సీసీఎస్ ఎస్సై జితేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఏఎస్సై లింగారెడ్డిలను ఎస్పీ అభినందించారు.

వేర్వేరు చోట్ల ఇద్దరి బలవన్మరణం

నార్కట్‌పల్లి : వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నార్కట్‌పల్లి, కోదాడ మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ చెందిన రెడ్డిగట్టు సతీష్‌కుమార్(29) నార్కట్‌పల్లిలో అద్దెకు ఉంటూ స్థానిక హెరిటేజ్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో సతీష్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కాసేపటికి భార్య గమనించి స్థానికుల సహాయంతో అతడిని ఆస్పత్రికి తరలించగా రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి రెడ్డిగట్టు యాదగిరి సోమవారం ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదబాబు తెలిపారు.

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

కోదాడరూరల్ : కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ఎస్‌కె.యూసుఫ్(42) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా యూసుఫ్ మద్యానికి బానిసగా మారాడు. ఆటో తోలగా వచ్చే డబ్బులు సరిపోక నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఆదివారం కూడా మద్యానికి డబ్బులు ఇవ్వాలని ఆమెతో ఘర్షణ పడటంతో సమీపంలో ఉన్న తమ్ముడి ఇంటికి వెళ్లింది. దీంతో అతను మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఇంటి పక్కన వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించగా అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొంతుతు సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు జహింగీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

వేసవి దుక్కులు ఎంతో మేలు

- పెద్దవూర ఏఓ సందీప్

పాడి పంట



కల్టివేటర్ వేస్తున్న రైతు (ఫైల్)

పెద్దవూర: యాసంగి పంట కాలం పూర్తయితే మెట్ట భూములన్నీ ఖాళీగా ఉంటాయి. అయితే ఖాళీగా వదిలేయడం కంటే వేసవిలో దుక్కులు దున్నడం, భూసారం పెంపునకు పచ్చిరొట్ట పెంచడం వంటివి చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి కె.సందీప్ సూచిస్తున్నారు.

దుక్కులతో ప్రయోజనాలు ఇలా..

- వేసవిలో దుక్కులు దున్నడం వలన భూమిలో తేమను నింపుకునే శక్తి పెరుగుతుంది.
- భూమిలోని గడ్డి పొరలు విడిపోయి భూమి గుల్లబారుతుంది.
- సూక్ష్మజీవులు, వానపాములు పెరిగి సేంద్రియ ఎరువులు పెరుగుతాయి.
- కలుపు మొక్కలు నశిస్తాయి.
- భూమి సారవంతం అవుతుంది. ఎరువులు, పెస్టిసైడ్స్ తక్కువగా ఉపయోగించడం వలన లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి.
- లోతైన దుక్కుల వలన లోపలి వరకు భూమి పొరలుగా విడిపోయి మొక్కల వేళ్లు కూడా లోతు వరకు చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
- క్షారాలు, లవణాలు భూమి లోపలి పొరలకు చేరుకుని పైభాగం సరైన పీహెచ్‌లో ఉంటుంది.
- గత పంటకు సంబంధించిన మొక్కలు, వేళ్లు భూమిలో కుళ్లిపోయి ఎరువుగా మారుతాయి. ఎలుకల బెడద తగ్గిపోతుంది. గత పంటకు చెందిన అవశేషాలు, మొక్కల వేర్ల ద్వారా విష పదార్థాలు విడుదలైతే అవి పూర్తిగా నశిస్తాయి.
- వాలుకు అడ్డుగా దుక్కులు దున్నడం వలన నేల కోతకు గురికాకుండా ఉంటుంది.
- వేసవిలో దున్నకుండా వదిలేస్తే కలుపు మొక్కలు పెరిగి నేలలోని నీటిని, పోషకాలను లాగేస్తాయి. పంట సమయానికి భూమిని నిస్సారంగా మారుస్తాయి. దుక్కులు దున్నడం వలన వీటి బెడద తగ్గుతుంది.
- ముందుగానే దుక్కులు దున్నడం వలన వానాకాలం పంటలు వేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
- వేసవిలో కురిసే అకాల వర్షాలను ఉపయోగించుకుని నేల తడిగా మారిన తర్వాత కనీసం 25 నుంచి 30 సెంటిమీటర్ల లోతుకు దున్నుకోవాలి. ఈ దుక్కుల కోసం ప్రత్యేకంగా రెక్క నాగలి, పల్లపు నాగలి ఉపయోగించాలి. యంత్రాలతో దున్నాలంటే డిస్క్ టిల్లర్, రోటోవేటర్‌లు వినియోగించాలి. రెక్కల నాగలి పైకి వచ్చిన మట్టి పెళ్లలను కూడా పొడిగా మార్చేస్తుంది. రాళ్లు ఎక్కువగా ఉన్న చోట పల్లెపు నాగలి ఉపయోగించాలి. దున్నే సమయంలో మట్టి పెళ్లలు లేస్తే దంతె సేద్యం ద్వారా పొలాలు చదును చేసుకోవాలి. దీనివలన గతంలో పంట అవశేషాలు కూడా బయటకు వస్తాయి.అంతేకాకుండా వర్షపు నీరు భూమిలోకి తొందరగా ఇంకుతుంది. తద్వారా భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. నీరుపారి భూమి కోతకు గురికాకుండా నేలను వాలుకు అడ్డంగా దున్నాలి. దుక్కులు దున్నేటప్పుడే అందులో చెరువు మట్టి కలిపి దున్నుకోవడం, కంపోస్టుతో పాటు పచ్చిరొట్ట ఆకులు కలపడం వల అవి మురిగి ఎరువుగా మారుతాయి.

- పంటలను ఆశించే పురుగులు ఇప్పుడు నిద్రావస్థలో ఉంటాయి. దుక్కులు దున్నడం కారణంగా పురుగులు పైకి వచ్చి పక్షులకు ఆహారం కావడం లేదా ఎండకు చనిపోతాయి.
- శిలీంధ్ర బీజాలు కూడా భూమి లోపల పొరల నుంచి బయటకు వస్తాయి.